Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 51

(Feb. 24, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 51

(Feb. 24, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 24—2—47 సోమవారం [సంచిక 51

భారతనావికుల సమ్మె దినోత్సవం

పుదుచ్చేరిలో కాల్పులు

పుదుచ్చేరి, ఫిబ్రవరి 22

నిన్నటిరోజున పుదుచ్చేరిలో భారతనావికుల సమ్మెదినోత్సవం సందర్భంలో సంపూర్ణంగా హర్తాళ్ జరిగింది. బడులు, మార్కెట్లు మూయబడినాయి. ట్రేడ్‌యూనియన్లు ఫెడరేషన్ వారు పూరేగింపులు జరిపారు. ఒకచోట పోలీసులు ఊరేగింపుపై కాల్చారు, ఫలితంగా రాజగోపాల్ కార్మికుడు చనిపోయాడు.

మైసూరు కాంగ్రెసు సత్యాగ్రహానికి

కొచ్చిన్ ప్రజామండలి సహాయం

తిరుచ్చూర్, ఫిబ్రవరి 22

కొచ్చిన్‌సంస్థాన ప్రజా మండలి కార్యవర్గము, పార్లమెంటరీపార్టీవారు నేడు సమావేశమై మైసూర్ సంస్థాన కాంగ్రెసు ప్రారంభించబోయే సత్యాగ్రహోద్యమానికి పూర్తి సహాయం యిచ్చేటందుకై తీర్మానించారు. ప్రజల కోరికలు మన్నించి, వెంటనే బాధ్యతాయుత పరిపాలన నివ్వవలసిందంటూ మైసూర్ సంస్థానాధీశుని కోరుతూ తీర్మానించారు.

మలబారుపోలీసుల దురంతాలు మితిమీరాయి

కందక్కుడ్‌లో స్త్రీలను చెరిచారు

అరెస్టుచేసిన వారిని తీవ్రంగా హింసించారు

(మా విలేఖరి)

కాలికట్, ఫిబ్రవరి 22

మలబారులో పోలీసుల దురంతాలు చాలా హెచ్చు పెరుగుతున్నాయి. ఈ నెల 13 వ తేదీన కందక్కుడ్‌లో ముగ్గురు రైతు స్త్రీలను వారు మానభంగం చేశారు.

13 వ తేదీన కొందరు మలబారు స్పెషల్ పోలీసులు, ఖద్దరుబట్టలు, ధరించిన కొందరు రౌడీలు వారి చూపుతూండే కందక్కుడ్‌లో ఒక ఇంటిని చుట్టు ముట్టారు. ఆ రౌడీలు పోలీసుల గూఢచారులుగా పని చేసిన తొత్తులు. ఆ యింట్లోవున్న వారందరినీ (అంతా స్త్రీలే వున్నారు) ఒక హాలులో పెట్టి తాళంవేసి, ముగ్గురినిమాత్రం యీడ్చుకొనివచ్చారు. వారు కేకలు పెట్టకుండా నోళ్ళలో గుడ్డలు కూరారు. పోలీసులు, రౌడీలు కలిసి ఆ స్త్రీలను చెరిచారు. కేరళ రాష్ట్ర కాంగ్రెసు కమిటీ వేసేవిచారణ కమిటీ ముందు యీ స్త్రీలు సాక్ష్యం యివ్వడానికి సిద్ధంగా వున్నారు.

చిట్టచివరకు మాతృభూమి (కాంగ్రెసు దిన పత్రిక) కూడా వారి దురంతాలను ప్రకటించక తప్పిందికాదు. 16 వ తేదీన పయ్యానూర్ నుండి వారి స్వకీయ విలేఖరి పంపిన ఈక్రింది వార్తను 19 వ తేదీ మాతృభూమి ప్రకటించింది.

"కాంతీ, కోరంలలో మలబారు పోలీసు దళాలు నిన్న ఉదయం మనియార కేలప్పన్ మొదలగువారిని అరెస్టు చేశారు వారిని స్థానిక జమీందారు యింటికి తీసుకువెళ్ళి, మగ్గాఇవ్వనందుకు తీవ్రంగా హింసించినట్లు కాంగ్రెసు కమిటీ ఆఫీసుకు వార్త వచ్చింది. మనియార కేలప్పన్‌ను విపరీతంగాహింసించడం వలన లేచి, నడిచే స్థితిలోకూడా లేదని తెలుస్తూంది. మలబారు పోలీసులకు జమీందారు యింట్లో పెద్ద విందు జరిగింది."

6 నెలలకు పైగా మలబారు పోలీసులు చిరక్కల్ తాలూకాలో తీవ్రహింసాకాండ నడుపుతూవున్నా, మాతృభూమి ఇంతవరకు వానిని సమర్థించడమో, వక్రీకరించి వ్రాయడమో, లేక పూర్తిగా మరుగుపరచడమో చేస్తూంది. పోలీసు దురంతాలను గురించి అది వ్రాయడానికి ఇదే మొదలు. దీనిని పట్టే చిరక్కల్లు తాలూకా ఘోరపరిస్థితులు తెలుసుకోవచ్చు.

హాజాంగ్ గ్రామాలను నిర్మూలించి వేస్తున్నారు

కలకత్తా, ఫిబ్రవరి 21

రాజ్యాంగసభలో కమ్యూనిస్టు సభ్యుడు కామ్రేడ్ సోమనాథ లాహిరీ హాజాంగ్ ప్రజలపై మిలిటరీ చేస్తున్న దౌర్జన్యాలను వెంటనే నిలిపేందుకై కలుగ చేసుకోవలసిందని మహాత్మా గాంధీ, మహమ్మదాలీజిన్నా, జవహర్‌లాల్‌నెహ్రూ పటేల్ గార్లకు ఈక్రిందితంతి యిచ్చారు.

"మైమన్సింగ్ జిల్లాలోని సుసాంగ్ రైతాంగాన్ని ఈస్టర్న్ రైఫిల్సు సైనికదళాలు నిర్మూలిస్తున్నారు. నిరాయుధ రైతాంగం మీద కాలుస్తున్నారు. ఎందరో స్త్రీ పురుషులు చచ్చిపోయారు. దుర్గాపూర్, నలితాబారీ, కల్మకందా, షేర్పూరు ఠాణాలలో గ్రామాలకి గ్రామాలు తుడిచిపెట్టేస్తున్నారు. హలువాఘాట్ పోలీసుస్టేషనువేపు సైన్యాలతో డి. ఐ. జి. వెడుతున్నాడు. ఆహార పదార్థాలు దోచుకొని, ఇళ్ళు తగులబెడుతున్నారు. జ్యోతిబసు ఎమ్. ఎల్. ఏ. స్నేహాంశు ఆచార్య, బార్—ఎట్—లా గార్లతోకూడిన అనధికార విచారణ సంఘాన్ని ఆ ప్రదేశంలోకి రాకూడదని నిషేధించారు. పత్రికా విలేఖరిని రాత్రి వరకూ మిలిటరీ క్యాంపులో నిర్బంధించి వదలిపెట్టాడు. ప్రజారక్షణ వలంటీర్లను అరెస్టుచేశారు. మరతుపాకులు, టామీగన్లు విమానాలు తీసుకు వచ్చారు. మీరు వెంటనే కలుగచేసుకోవాలి."

బాధ్యత నిర్వహణకు అందరూ సహకరించాలి

బ్రిటిష్ ప్రకటనలో ధైర్యం ప్రతిభా కనిపిస్తున్నవి

పండిత నెహ్రూ ప్రకటన

ఢిల్లీ, ఫిబ్రవరి 22

పండిత నెహ్రూ, బ్రిటిష్ ప్రకటనపై యిలా ప్రకటిస్తున్నారు:

"బ్రిటిష్ ప్రధాని అట్లీ చేసిన ప్రకటనను, నేటి పరివర్తన దశను సంతృప్తికరంగా సమాప్తి చేయాలనుకునేవారందరూ శ్రద్ధతో పరిశీలిస్తున్నారు. ఈ ప్రకటనలో కొన్ని భాగాలు అస్పష్టంగా వున్నవి. 1948 జూన్ లోగా అధికారాన్ని భారతీయులకు అప్పగిస్తామని యిందులో ప్రకటించారు. అంతేగాక అందుకు అవసరమైన పనులన్నీ ముందే చేయాలనికూడ తెలిపారు.

"ఇలా అయినప్పుడే త్వరగా అధికారాన్ని మార్చుకోవడం జరుగగలదు. కాబట్టి యీ అంశం చాలా ముఖ్యమైనది. ఈ ప్రకటనను నేనూ నా సహచరులూ సమగ్రంగా పరిశీలిస్తున్నాం. మార్చి 8 వ వర్కింగు కమిటీ సమావేశమవుతుంది. ఆ కమిటీ ఈ నూతన పరిస్థితిపై నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటిస్తుంది.

"అయినప్పటికి బ్రిటిషు ప్రభుత్వ నిర్ణయం ధైర్యాన్ని, ప్రతిభను చాటుతున్నది. అధికారాన్ని 1948 జూన్ లోగా అప్పగిస్తామనడం వల్ల కొంత పరిస్థితి చకచకా నడవనీలున్నది. ఇందువల్ల మనందరిపై పెద్ద బాధ్యత పడుతున్నది. ఇది మనందరకొక సవాలు. దీనిని ధైర్యంగా ఎదుర్కోవాలి.

"మన ప్రయత్నాలన్నిటిని చెడగొట్టి అభ్యుదయాన్ని అరికట్టుతూ వచ్చిన అంతరంగిక కలహాలను మానుకొని, భారతదేశ స్వతంత్రాన్ని మటుకే మనసులో ఉంచుకొని ఈ బాధ్యతను మనం వహించాలి.

"రాజ్యాంగసభ కార్యక్రమాన్ని ఇంక త్వరగా ముగించాలి. అర్హమైన రాజ్యాంగ చట్టాన్ని తయారుచేసి ప్రజా సౌకర్యాలను కల్పించాలి. ఈ కార్యక్రమంలో ఇంతవరకు ప్రత్యేకంగా ఉంటూ వచ్చిన వారందరు ఈ సంయుక్త చారిత్రక కర్తవ్యంలో చేర వలెనని, అనుమానాలను భయాలను వదలి వేయమని మరొకసారి కోరుతున్నాను.

"ఏ విధంగా నిర్మితమైనప్పటికి రాజ్యాంగ సభ స్వేచ్ఛాపూర్వకంగానే నడవగలదు. ఇందులో బలవంతం పనికిరాదు. పరిస్థితులు మాత్రమే బలవంతపరచగలవు. బ్రిటిష్ పాలన అంతంకాగానే భారతదేశ పాలన బాధ్యత ప్రజలమీదా, వారి ప్రతినిధులమీదా పడుతుంది. ఆ బాధ్యతను వారు నిర్వహించాలి. మనం కలుసుకొని మన సమస్యలను ఎందుకు పరిష్కారం చేసుకోరాదు? బయట వారెవ్వరూ ఇకమీద మనకు సాయపడరు. అటంకమూ చేయరు."

"బ్రిటిష్ప్రజల పక్షంగా మనప్రజల యెడల ప్రభుత్వం సద్భావం వెల్లడించింది. బ్రిటన్‌కూ ఇండియాకూ చాలరోజులనుండి తగాదాలు, ద్వేషభావం ఉండినది. కాని ఈగతం గడచిపోయిందని, ఇకమీద బ్రిటిష్ ప్రజలతో స్నేహసంబంధాలు ఏర్పడగలవని ఆశిస్తున్నాను."

మరొక ప్రకటనలో నెహ్రూ వేవెలుకూ తనకూ తగాదాలున్నట్లు, మౌంటుబాటన్ తనకు మిత్రుడై నట్లు ప్రకటితమైన వార్తలను ఖండించారు.

నెహ్రూ ప్రకటనపై లీగు వర్గాల వైఖరి

పండిత నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోని తనసహచరులతో సంప్రదించి ఈ ప్రకటన చేశాడని తెలుస్తున్నది. [illegible] ముస్లింలీగు కార్యవర్గం సాధికారకంగా [illegible] ధావ మివ్వవలసి వున్నది.

అనధికారవర్గాలవల్ల తెలిసిన దాఖలాలను బట్టి నెహ్రూ ప్రకటనలోని ఉద్దేశంబాగున్నా అస్పష్టంగా వుందని లీగు వారులు భావిస్తున్నారు.

ఒక లీగు నాయకుడిలా అన్నాడు: "ఇలాంటి విజ్ఞప్తులను కాంగ్రెసు నాయకులు ఇంతకుముందు కూడ చేశారు. కాని, అవసరాలలో సంయుక్తభారతమన్నది వారువదులుకో లేదు. ఆ లక్ష్యంనుండి నెహ్రూ మారితే లీగు కూడ సహకరిస్తుంది. అఖండ భారత లక్ష్యం ఎటూ అసాధ్యమని అట్లీ ప్రకటన స్పష్టంచేసింది.

"నేడున్న రాజ్యాంగసభ పనిచేయాలంటే అది లీగు సహకారాన్ని చేకూర్చలేదు. ఇప్పుడు కొత్త పద్ధతిలో మనం [illegible] చించాలి. రెండు స్వతంత్ర రాజ్యాలను ప్రాతిపదికగా ఉంచుకొని, స్వేచ్ఛాపూర్వకమైన ఒడంబడిక ద్వారా అందరికి సమానమైన వ్యవహారాలను పరిష్కరించుకోవాలి. ఈ సూత్రాన్ని కాంగ్రెసు అంగీకరిస్తే [illegible] డున్న ద్వేషభావం మాయమవుతుంది."

అట్లీ ప్రకటన అర్థంలేని చెత్త

ముస్లింలీగు కార్యవర్గ సభ్యుని ప్రకటన

లండన్, ఫిబ్రవరి [illegible]

అఖిలభారత ముస్లింలీగ్ కార్యవర్గ సభ్యుడైన ఎ. ఆర్. సిద్దికీ ఇక్కడ ముస్లిం విద్యార్థి ఫెడరేషన్ సభలో మాట్లాడుతూ అట్లీ ప్రకటనపై ఇలా ఉపన్యసించారు:

"అట్లీ ప్రకటన చాలవరకు అర్థంలేని చెత్త. ఎందుకంటే 1948 జూనులో బ్రిటిష్‌ప్రభుత్వం భారతదేశాన్ని వదలిపెట్టి పోతుందన్నమాట వంచనాదృష్టితో చెప్పారు. నిజంగా వారు భారతదేశం వదిలివెళ్ళేట్లయితే బ్రిటిష్ ఇండియాకు మాత్రమే అధికారం అప్పగిస్తామనడమెందుకు?

"బ్రిటిష్ ప్రభుత్వం స్వదేశ సంస్థానాధిపతులను బ్రిటిష్ రాజుచేతి కీలుబొమ్మలను తయారుచేసి ఉంచింది. ఈసంస్థానాధిపతులను మనోపత్రికిచ్చి పంపివెయ్యాలి. వారి [illegible] రాలను ఆయా సంస్థానాల ప్రజలకు [illegible] గించి వెయ్యాలి. అట్లీ చెప్పనిదేమి లెన్నింటినో మనం పరిశీలించి అర్థం చేసుకోవాలి.

ఇండొనీషియాలో బ్రిటిష్‌కుట్ర

"బ్రిటిష్ ప్రభుత్వం జటిలం చేసిన [illegible]

(మిగతా 4 వ పేజీలో)

రాజ్యాంగ సభకు స్వస్తి

సంయుక్తభారతానికి తిలాంజలి

అట్లీ ప్రకటనపై కామ్రేడ్ లాహిరీ ప్రకటన

కలకత్తా, ఫిబ్రవరి 22

రాజ్యాంగసభలోని కమ్యూనిస్టు సభ్యుడు కామ్రేడ్ సోమనాథ లాహిరీ బ్రిటిషు ప్రకటనపై ఇలా వ్యాఖ్యానించారు:

"భారతదేశానికి అధికారాన్ని అప్పగించడానికంటూ ఒక తేదీని బ్రిటిషు ప్రభుత్వం నిర్ణయించడం యిదే మొదటిసారి. ఆ తేదీలోగా కాంగ్రెస్-లీగులు ఒక సమాధానానికి రాలేవన్న ఊహపై బ్రిటన్ ఆధారపడింది. ఆరోజునాటికి, సమాధాన మేర్పడలేదంటూ రాజ్యాంగ నిర్మాణసభద్వారా భారతదేశం యావత్తుకు రాజ్యాంగచట్టాన్ని నిర్మించుకునే భారతీయుల హక్కునుగూర్చ తాము లాక్కోవాలని బ్రిటిషు ప్రభుత్వం చూస్తున్నది.

"తనకు ముందున్న సామ్రాజ్యవాద ప్రధానులలాగే, అట్లీ తన ప్రకటనలో బ్రిటిష్ ప్రభుత్వం తన యిచ్చవచ్చిన రాజ్యాంగ భావనాన్ని భారతదేశంపై రుద్దగలదని తెలియజేశాడు. అలా బ్రిటిషు ప్రభుత్వం మనపై రుద్దే రాజ్యాంగచట్టం కేవలం తన పెత్తనాన్ని కొనసాగించుకొనే దృష్టితో నే చేయబడుతుంది.

రాజ్యాంగసభకు నీళ్ళువదిలారు

"రాజ్యాంగసభకు ఆచరణలో పూర్తిగా అట్లీ ప్రకటన నీళ్ళు వదులుతున్నది. ఈసభ ద్వారా ఏదో ఒకరకమైన స్వతంత్రాన్ని సాధించగలమని మననాయకు లింతవరకు భ్రమపడేవారు.

"కాంగ్రెస్ సంయుక్త భారతవాంఛను, అనేక పరిమితులతో నైనప్పటికి బ్రిటిష్ ప్రణాళికలో ఒక కేంద్రప్రభుత్వాన్ని ఏర్పరచడంలో బ్రిటిష్ రాయబారులు పూర్వం అంగీకరించారు. దానినకూడా ఈనాడు అట్లీ ప్రకటన త్రోసిపుచ్చింది.

"అధికారాన్ని వేరున్నరాష్ట్రప్రభుత్వాలకుగాని లేక నహేతుకమైన మరొక పద్ధతిలో గాని అప్పగిస్తామంటూ అట్లీ ప్రకటించాడు. "శాంతిభద్రతలను రక్షించే సమర్థతగల" ప్రభుత్వాలకు అధికారాన్ని అప్పగించడం తన ఉద్దేశమని ప్రకటించాడు. ఇందువల్ల మతావేశ విచ్ఛిన్నకర శక్తులకు మరింత ప్రోద్బలం కలుగుతుంది. రాష్ట్రాలలో తగాదాలు అంతఃకలహాలు ఇప్పుడున్నప్రభుత్వాలపై చెలరేగుతాయి. మరొక విధంగా శాంతిభద్రతారక్షణలో తమ సామర్థ్యాన్ని చూపించాలని కొన్ని ప్రభుత్వాలు కార్మిక కర్షక ప్రజాపోరాటాలను, జీవనభృతికోసం జరిగే ఉద్యమాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తాయి. ఇలా రెచ్చగొట్టడమే బ్రిటన్ ఉద్దేశం.

నిరంకుశ ప్రభువులకు స్వేచ్ఛ

"సైన సంస్థానాధిపతులకు సార్వభౌమాధికారాలను అప్పగిస్తామంటూ బ్రిటిష్ ఇండియాలో ఏర్పడబోయే ప్రభుత్వాలకి సంస్థానాలపై ఏమీ అధికారముండదని అట్లీ ప్రకటించాడు. ఇందువల్ల నిరంకుశ సంస్థానాధిపతులు సంస్థానప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రాలివ్వకుండా నిరంకుశ పాలన సాగించ వీలవుతుంది. అంతేకాక ఇండియా యూనియన్‌లో చేరడానికి ఈ సంస్థానాధిపతులు అభివృద్ధి నిరోధకమైన షరతులు పెట్టడం సాగుతుంది.

ఈ కుట్రను కాంగ్రెస్ లీగు నాయకులు గ్రహించాలి

"భారత స్వతంత్రాన్ని విచ్ఛిన్నంచేయతలపెట్టిన ఈ కుట్రను మరుగుపుచ్చి అట్లీ ప్రకటన కాంగ్రెస్-లీగ్ నాయకులలో కొంత ఆశాభావాన్ని రేకెత్తించింది. ఇప్పుడున్న రాష్ట్రప్రభుత్వాలకు అధికారాన్ని అప్పగిస్తామంటూ అస్సాం, సరిహద్దురాష్ట్రాల విషయములో కాంగ్రెస్ నాయకులకు సంతృప్తి కల్గించేందుకు అట్లీ ప్రయత్నించాడు. మరొకవేపు అన్నిపార్టీల ఆమోదం పొందినప్పుడే ఏ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగాన్నిగాని అంగీకరిస్తామని చెబుతూ అట్లీ లీగును దువ్వాడు.

"వేవెల్‌ను తొలగించడం, 1935ఇండియా చట్టాన్ని అస్పష్టంగా ఏదో మారుస్తామని చెప్పడం మూలంగా, కాంగ్రెస్ తాత్కాలిక ప్రభుత్వంలోనుండి రాజీనామా ఇవ్వకుండా చేయడమే అట్లీ ఉద్దేశం. లీగు సభ్యులను తాత్కాలిక ప్రభుత్వంలోనుండి తొలగించక, తాత్కాలిక ప్రభుత్వంలో విభేదాలు తగాదాలు శాశ్వతంగా ఉండేట్లు బ్రిటన్ చూచుచున్నది.

ఈ ప్రకటనను అంగీకరించితే అంతఃకలహాలకు దారితీస్తుంది

"ఏపార్టీగాని ఈకుట్రను గ్రహించకుండా బ్రిటిష్ ప్రకటనను ఆమోదిస్తే, చాల రాష్ట్రాలలో అంతఃకలహాలు బయలుదేరుతాయి; అప్పుడు బ్రిటన్ తమ ఇష్టంవచ్చిన నీచపు షరతులను భారతదేశంపై విధించ వీలవుతుంది. హిందువులకుగాని, ముస్లిములకుగాని స్వతంత్రంరాదు. కేవలం సామ్రాజ్య వ్యతిరేక పోరాటం నడిపే మన సంయుక్త శక్తి దుర్బలమయిపోతుంది.

"ఈ కుట్రను గ్రహించి, సంపూర్ణభారత స్వతంత్రకోసం సామ్రాజ్యవాద వ్యతిరేక అంతిమ పోరాటానికిఐక్యంకావడం నేడుప్రతి దేశభక్తుని కర్తవ్యం, విధి అనిభావించాలి."

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 ఫిబ్రవరి 24 : సోమవారం

మద్రాసు రాష్ట్రంలో నిర్బంధవిధానం

"మద్రాసురాష్ట్రంలో కమ్యూనిస్టు లెవ్వరికి ... కార్యక్రమం సాగించేటందుకై ... స్వాతంత్ర్యం మిగల్చలేదని ... రాష్ట్రంవారెవ్వరికీ తెలియదు. ... ఒక్క చిరక్కాల్ తాలూకాలోనే కమ్యూనిస్టులు, సానుభూతిపరులు, రైతులు ... 450 మందికి పైగా అరెస్టుచేయబడ్డారు. వారిపై దొంగ కేసులు నడుపుతున్నారు. పోలీసులు అంతతో ఆగలేదు ... కామ్రేడ్స్ ... ఇల్లిల్లూ ... చేస్తున్నారు. 1942లో పోలీసులు ..., బలియా, మిద్నాపూర్ లలో సాగించిన పనులిక్కడా సాగిస్తున్నారు. ... వంటపాత్రలు, పక్కలు, ... చిరుగుపాపలకూడా ... పోయారు. కమ్యూనిస్టుపార్టీ కేరళ ... కామ్రేడ్ కృష్ణపిళ్లెయింట్లో ... పట్టుకుపోయారు. కృష్ణ ... రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులుగల ...

మద్రాసు, ఫిబ్రవరి 20

మద్రాసు మంత్రివర్గ సంక్షోభం రాష్ట్ర ప్రజలందరినీ కలవరపెడుతోంది. శాంతంగా దాటి బయటపడే సూచనలుగూడా ఏమీ కనపడటంలేదు.

కాంగ్రెసు శాసనసభ్యులలోగల కక్షలన్నీ నానాటికి బలిసి, కుళ్ళుఅంతా ఒక్కసారిగా బయటికి, తోసుకువస్తోంది. వివిధ కక్షలకు మధ్యగల భేదాలన్నీ వీధికెక్కినాయి.

అయితే మన మంత్రివర్గం భవిష్యత్తు ఏమి కానున్నది? ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న. సింధురాష్ట్రం గతే మనకుగూడా పడుతుందా? 93వ సెక్షన్ ప్రయోగించి, స్థిరమైన మంత్రివర్గానికి పరిస్థితులు లేవనే మిషతో ఇంగ్లీష్‌గవర్నరు శాసనసభను రద్దుచేసి, తననియంత్రిత పరిపాలనప్రారంభిస్తాడా? అట్టిదురవస్థ మనకుగూడా పడుతుందా? అనే ప్రశ్నలుగూడా బయలుదేరుతున్నాయి.

ఎవరికి సంతోషం?

మద్రాసు గవర్నరుగూడా అలాంటి పని చేస్తాడా? అతడు ఒక అతిత మైన సహృదయుడుగా మన కాంగ్రెసు నాయకులే మనకు మరీ మరీ జ్ఞాపకంచేస్తూ వచ్చారుగా?

మంత్రివర్గ సంక్షోభం విజానికి అతన్ని ఏమాత్రం కలవరపెట్టటంలేదు. మంత్రివర్గ విషయాల్లో అనవసరంగా జోక్యం కల్గించుకోదని గూడా ప్రతీతి.

విజానికి ఎందుకు కల్గించుకోవాలి? మంత్రివర్గానికి, ఇంగ్లీషుగవర్నరుతో తగాదా ఏమీ లేదు. ...

పదవులకోసం తగవులాటేగాని ప్రజాక్షేమంకొరకు ప్రయత్నంలేదు

మద్రాసు గవర్నరు 93 సెక్షను ప్రయోగిస్తాడా

(మా రాజకీయ విలేఖరి)

విజానికి ఈ ఇంగ్లీషు ప్రతినిధికి ఇక్కడ పందిటే ఏం బట్టింది? లేకలేకపోతే ఏం పట్టింది? చీలికలుపెట్టి, అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తూ తమ పెత్తనాన్ని నిలబెట్టుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్న ఇంగ్లీషు ప్రభుత్వానికి మనలో చీలికలు ఇంకా ఎక్కువైతే ఇంకా మరీ సంతోషం. ...

... నెన్సును సమర్థించారు. కొందిమంది మౌనం దాల్చి వూరుకున్నారు. ఒకరిద్దరు వ్యక్తిగత సంభాషణలలో వ్యతిరేకించారు. కాని, వారంటు లేకుండా అరెస్టులు, విచారణలేకుండా శిక్షలు వేయడానికి పోలీసులకు అధికారమిచ్చే ఆర్డినెన్సును అరికట్టడానికి ప్రతిఘటను ...

... కక్షలతో మాకు సంబంధంలేదు. పదవీ వ్యామోహాన్ని సహించం. ఇది ఆంధ్ర తమిళ సమస్యకాదు. ప్రజాకార్యక్రమాన్ని అమలుచేయండి. జమీందార్లను రద్దుచేసి రైతుకు పొలం ఇవ్వండి.

మిల్లులను స్వాధీనం చేసుకొని ఉత్పత్తి చేయండి.

దొంగమార్కెట్లు ప్రోత్సహించం.

మా కరువుకు తీర్చని పిచ్చిపిచ్చి ముసు మాకు అవసరంలేదు.

ప్రజల పౌరసత్వాలను నాశనం ఆర్డినెన్సును రద్దుచేయండి.

ప్రజారక్షణబిల్లునుఉపసంహరించుకొ రాజకీయ ఖైదీలందరను వెంటనే దల చేయండి.

సోదరజాతుల సహృద్భావానికి దారి ...

ఎందుకీ సంక్షోభం?

ఇంకా తప్పుడు మార్గాలా?

ప్రతిఘటనలు కూడా

ప్రజాసమస్యలు తీసుకోలేదు

ప్రజా కర్తవ్యం

రాష్ట్ర విద్యార్థిసంఘం కార్యవర్గ తీర్మానాలు

కృష్ణాజిల్లా యువజన సంఘం కార్యవర్గ తీర్మానాలు

పత్రికలపై దాడి

— పి. సి. జోషి

ఆంధ్రరాష్ట్రంలో గ్రామాలపై దాడికి పోలీసుసన్నాహాలా?

(మా విలేఖరి)

బ్రిటిష్ సైనికాధికారుల ప్లానులో ఒక భాగంగానో, లేక మన 'ప్రజా రక్షణ' ఆర్డినెన్సు ఫలితమో, ఆంధ్రదేశంలో కూడా పోలీసుల ఠర్బీదు హడావిడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యజిల్లా లన్నిటిలోను రిజర్వుపోలీసు లకు క్రొత్తగా ట్రెయినింగు యిస్తున్నారు. అందులో వారికి నేర్పుతున్న పాఠాలివి:

అర్ధరాత్రివేళ గ్రామాలనుచుట్టుముట్టి అకస్మాత్తుగా దాడులు జరపడం. ఆత్మరక్షకు (సాధారణంగా పోలీసులు ఎప్పుడూ చెప్పేసాకే ఇది) తుపాకులు కాల్చడం, సన్ని (బాయొనెట్) లతో పొడవడం.

ఇంతేగాక ప్రతిజిల్లాలోను రెట్టింపు రిజర్వుకు రాత్రింబవళ్ళు ట్రైనింగ్ ఇవ్వబడుతోందట. ముఖ్య జిల్లాలకు బ్రెన్ గన్, మెషిన్ గన్, రయిఫిల్ సెట్లు సహా పోలీసు అధికారులకియ్యబడుతున్నాయట. ఒక్క కమ్యూనిస్టునాయకులను పట్టుకోడానికే అయితే ఈ సన్నాహం ఎందుకు? తెలంగాణాలో దాడులు జరిపి నానాబీభత్సంగావించిన నైజాం పోలీసుల వెనుకనున్న బ్రిటిషు సామ్రాజ్యవాద కుతంత్రమే ఇక్కడా కన్పించుతోంది. ఈనాడు కమ్యూనిస్టులకోసం అంటూ గ్రామాలపై దాడులు జరిపే పోలీసులే, రేపు స్వాతంత్ర్య ఉద్యమాలపైన, ప్రజలపైన విచక్షణారహితంగా దాడిచేస్తారన్నది ప్రజా పీకం, ముఖ్యంగా కాంగ్రెసువాదులు గుర్తించాలి. ఈ పోలీసు సన్నాహాలు దేనికని ప్రధానిని అడగాలి. స్వతంత్ర ఉద్యమాన్ని సర్వనాశనంచేసే ప్రయత్నాలను అరికట్టించ చేయాలి.

పటేల్ ప్రకటనను నెహ్రూ, అజాద్, రాజెన్‌బాబుగార్లు విమర్శించారా?

(మా న్యూఢిల్లీ విలేఖరి)

జనవరి 14న దేశమంతటా "ఆపరేషన్ ఎసైలం" అనే కరపత్రంకోసం కమ్యూనిస్టు కార్యాలయాలపై చేసిన దాడినిగూర్చి అసెంబ్లీలో పటేల్ చేసినప్రకటన పాఠకులకువిదితమే. తాత్కాలిక ప్రభుత్వం ఈ సోదాలకు అనుమతి నీయడమేగాక, సోదాలుచేయుటలో సహాయంచేసిందనికూడ పటేల్ ప్రకటించాడు. ఈ ప్రకటన జరిగాక తాత్కాలిక ప్రభుత్వంలోని కాంగ్రెసుసభ్యులు సమావేశమై పటేల్ ప్రకటనను చర్చించారని తెలుస్తోంది.

పటేల్ ప్రకటనను నెహ్రూ, అజాద్, డాక్టర్ రాజేంద్రప్రసాద్‌లు తీవ్రంగా విమర్శించారట. పండిట్ నెహ్రూ తాను సామీ దత్తుకు పంపిన జవాబును పేర్కొంటూ, పటేల్ ప్రకటనవల్ల అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠకు భంగం కల్గిందని అన్నాడట.

కొరుల చేయుకుట్రను (ఆపరేషన్ ఎసైలం) అనే పుస్తకంలో 'పీపుల్స్‌ఏజ్' పత్రిక బయట పెట్టడం, పాఠకులకు తెలిసిన విషయమే.

ఢిల్లీలోని ముఖ్య సైనికవర్గాలలోని సంభాషణలనుబట్టి, స్వతంత్రఉద్యమాన్ని నాశనం చేయడానికి వారు సరికొత్త ప్రయత్నాలు, చేస్తున్నట్లుతెలుస్తున్నదని 'పీపుల్స్‌ఏజ్' ఢిల్లీ విలేఖరి వ్రాస్తున్నాడు.

"బ్రిటిష్‌సైన్యాలబలం, అయారంగాంలో సంపకాన్ని "ఐట్టి; భారతదేశ అంతరంగిక పరిస్థితులనుబట్టి, ఈ ప్లానులను సరికొత్తగా తయారుచేస్తున్నారట.

ఒకప్రక్క తాత్కాలికప్రభుత్వం వుంటూ వుండగానే, వాళ్ళకండ్లముందే స్వతంత్ర ఉద్యమాన్ని హత్యచేసే ఈ ప్లానులను మరింత నిర్దాక్షిణ్యంగా కొనసాగిస్తున్నారు.

సర్దార్ పటేల్, తాత్కాలిక ప్రభుత్వమూ "ఆపరేషన్ ఎసైలం" సోదాల విషయంలో తీసుకున్న వైఖరి, సోదాలకు కారణాలను విచారించమని వారు నిరాకరించడమూ, ఇంగ్లీషు సైన్యాధిపతులకు మరింత ధైర్యం కలుగజేసింది.

సైనికాధికారుల సరికొత్త ప్రయత్నాలు

భారతదేశ స్వతంత్ర వుద్యమాన్ని రక్తపాతంలో ముంచడానికి బ్రిటిషు సైనికాధి ...

కొబ్బరినూనెకు బదులు ఇంకో నూనె తయారుచేసే పద్ధతి

పెదముత్తేని, ఫిబ్రవరి 20

తూర్పు కృష్ణాజిల్లా ఆంధ్రమహాసభ కార్యదర్శి డాక్టరు ముత్తేవి శ్రీరంగాచార్యులు గారిలా తెలియజేస్తున్నారు:

కొబ్బరినూనె రాష్ట్రం అంతటా కరువుగా నున్నదనియు, సహకార సంఘాల ద్వారా సరఫరా చేయిస్తామనియు ప్రభుత్వంవారు ప్రకటించారు. సహకార సంఘాల ప్రతినిధులు మలబారువెళ్ళి అచ్చట సరుకు ...

తెనాలి కార్మికుల జీతాల పెంపుదల

తెనాలి, ఫిబ్రవరి 21

తెనాలి ఫ్యాక్టరీ కార్మికులు గత జనవరి నెలలో, బాల తక్కువగాయున్న కూలి రేట్లను పెంచవలసినదిగాను, కరువు భత్యం, అదనపు పనికి రెట్టింపు కూలి, ఆదివారం శలవు, వగయిరా కోర్కెలు జయలక్ష్మి మిల్లి యజమానులకు యూనియన్ తరపున తెలియజేశారు.

ప్రస్తుతం బెజవాడ మిల్లులలో యిస్తున్నట్లు డ్యూటీ మనీ, యింజన్‌స్టాఫ్‌కు ...

చెరకు రైతులపై ఫ్యాక్టరీ యజమానుల దురాగతాలు

సామర్లకోట చెరకుమిల్లు పంట నష్టపరుస్తుంటే ఉయ్యూరుమిల్లు నాటకుండానే అడ్డుపడుతోంది

పిఠాపురం, ఫిబ్రవరి 20

రైతులనుంచి కంట్రాక్టు ప్రకారం సకాలానికి చెరుకు తీసుకోకుండా యింతకాలం తిప్పలుపెట్టిన సామర్లకోట పంచదార ఫ్యాక్టరీ యజమానులు, యిప్పుడు కంట్రాక్టుకు విరుద్ధంగా చెపుతున్నారు.

కొత్తమెషినులు దొరకనందున రైతులు గానుగలు తెప్పించుకొని ఆడించుకోండని, తాము కంట్రాక్టు ప్రకారం చేయనందుకు విచారిస్తున్నామని, యజమాని తమరాయబారి ద్వారా కబురుపెట్టాడు.

బెల్లంధర పడిపోయినా, పంచదార ధర ప్రభుత్వం పెంచింది గావున, ఈ చెరుకుని తీసుకుంటే లాభాలు తగ్గుతాయని యజమాన్లు యీ నాటక మాడుతున్నారు.

ఫ్యాక్టరీవారి కాలవిలంబనకు కారణంగా, చాలావరకు చెరుకు ఎండిపోయింది. ...

ఉయ్యూరు ఫ్యాక్టరీ అన్యాయాలు

చెరకు పంటకు అనుమతి యివ్వడంలేదు

ఆర్డినెన్సుపై ఖండన

యడ్లపాడు గ్రామ ఆహారకమిటీ తీర్మానం

యడ్లపాడు, ఫిబ్రవరి 16

ప్రకాశంగారి ఆర్డినెన్సు ప్రజాస్వామ్యహక్కులను హరించునదిగా ఉన్నందువల్ల దీనిని ఉపసంహరించుకోవలయుననియు, దీనివల్ల అరెస్టుచేయబడిన వారిని వెంటనే విడుదల చేయవలయుననియు కోరుచూ ఏకగ్రీవముగా తీర్మానించడ మైనది.

ఆర్డినెన్సు పాలన ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధం

ప్రధానికి తమ నిరసన తెలియజేస్తూ ప్రజలు పంపుతూన్న మహజర్లు, తీర్మానాలు, టెలిగ్రాములు

బెజవాడ, ఫిబ్రవరి 24

సామ్రాజ్యవాదుల యేజంటు మద్రాసు గవర్నరు ప్రజారక్షణ ఆర్డినెన్సుజారీచేసి యిప్పటికి మాసము దినాలయింది.

ఈ ఆర్డినెన్సు స్థావంలో మద్రాసుమంత్రివర్గం కేసు, విచారణ శిక్షలతో నిమిత్తంలేకుండా ప్రజానాయకులను డిటెన్ చేయడానికి, ...

టెలిగ్రాములు

మహజర్లు

బర్మా సైనికుల తిరుగుబాటు

రంగూన్, ఫిబ్రవరి 22

రంగూన్‌కు ఉత్తరంగా 40 మైళ్ళలో వెగూవద్దవున్న బర్మా రైఫిల్స్ బెటాలియన్ 6 వ దళం తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేసినవారు వెయ్యి మంది. గతమూడుదినాలుగా వారు తిరుగుబాటు చేస్తున్నారు.

ఆయుధాలను అప్పగించండి

అంగ్‌సేన్ విజ్ఞప్తి

బర్మా తాత్కాలిక ప్రభుత్వం ఉపాధ్యక్షుడు అంగ్‌సేన్ పానిస్టు ప్రతికూల ప్రజాకక్షికీ, తతితరులకూ ఒక విజ్ఞప్తి చేశారు. ఆయుధాలన్నిటినీ ప్రభుత్వానికి అప్పగించవలసిందని కోరారు. మార్చి 31 వ తేదీ లోగా అలా ఆయుధాలిచ్చివేసిన వారికి శిక్షలు లేకుండా వదలివేస్తామని అన్నారు.

కొందరు దేశభక్తులు కొందరవరి రహస్యోద్యమాలను చేకరించి ప్రతిఘటన సాగించుతున్నారనీ, విప్లవ విజృంభణ కిది సమయంకాదనీ అంగ్‌సాన్ అన్నారు.

పానిస్టుప్రతికూల సమితివారు, లండన్ రాయబారాల విఫలమయిన పక్షంలో తిరుగుబాటుకు సన్నిద్ధులయ్యారనీ, కొందరు జిల్లా నాయకులు ఈ ప్లానుకు పెద్దాల కల్పించటంవల్ల 'పొరపాటు' గా ఇప్పుడు 'తిరుగుబాటు' లు ఆరంభమయ్యాయని రంగూన్ పత్రికలు కొన్నివ్రాశాయి.

సమ్మె హక్కు హరిస్తూ కేంద్రఅసెంబ్లీలో బిల్లు

ఎన్. ఎమ్. జోషీ ప్రతిఘటన

మ్యాఢిల్లీ, ఫిబ్రవరి 21

పారిశ్రామిక తగాయిదాల బిల్లు పేరుతో సమ్మె హక్కును అపహరించే చట్టం నేడు 33, 8 వోట్లతో కేంద్ర శాసనసభలో నెగ్గింది. కార్మిక సభ్యులు ముగ్గురూ బిల్లును వ్యతిరేకించారు. అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ ఎన్. ఎమ్. జోషీ బిల్లును తీవ్రంగా ఖండిస్తూ ఇలామాట్లాడారు:

"దేశంలోవున్న అశాంతిని అర్థం చేసుకోలేకపోవడంవలన ఈ బిల్లు తెస్తున్నారు. కమ్యూనిస్టులు ఈ అశాంతికి మూలకారణం అని మీ రంటున్నారు. వారేమన్నా తప్పు పనిచేస్తుంటే శిక్షించడానికి మీ వద్ద వంపిన్ని చట్టాలు వుండనే వున్నాయి. కాని, కమ్యూనిస్టుల పలుకుబడిలోవున్న వారిని శిక్షించడం తప్పుకాదా? దేశంలోవున్న కార్మికులంతా అంత సులభంగా కమ్యూనిస్టుల చేతులలో పడిపోవడం ప్రభుత్వమునకు ఒక హెచ్చరికగా పనిచేసివుండాలి, దాని అర్థం ప్రభుత్వ విధానంలో ఏదో లోపం వుందనే.

"కాంగ్రెసు - లీగుల మధ్యగల ఏభేదాలను బలవంతంగా రాజీచేస్తామనిఎవరన్నా చెప్తే ఒప్పుకుంటారా? ఆ బలవంతపు రాజీ కార్మికులమీదనే ఎందుకు రుద్దాలి? ఇదివరకటి ప్రభుత్వాలు సమ్మెలు నిషేధించి దేశంలో శాంతి నెలకొల్పుమనుకొని విఫలప్రయత్నాలుచేశాయి. ఈప్రభుత్వం మాత్రం నెగ్గగలదా?

"బలవంతపు రాజీ పద్ధతినీ, సమ్మెలు నిషేధించడాన్నీ వ్యతిరేకిస్తున్న వారిక్కడ కమ్యూనిస్టులే కాదు. ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసుకూడా దానిని వ్యతిరేకిస్తూంది. ట్రేడ్‌యూనియను కాంగ్రెసులో కమ్యూనిస్టు లున్నారు. కాంగ్రెసువాదులు, మితవాదులు, సోషలిస్టులు, ఏ పార్టీకి చెందనివారుకూడా వున్నారు. ట్రేడ్ యూనియన్ కాంగ్రెసుకు హాజరయిన 1200 మంది ప్రతినిధులలో సగ్గురు (రాయిస్టులు) మాత్రమే గవర్నమెంటు పక్షము వుండిందటలో వెనుదీశారు. రాయల్ కమిషన్ కూడా రెండేళ్ల విచారణచేశాక బలవంతపు రాజీ పనికిరావు అనే తీర్మానించింది.

కార్మికులకు జీవితభీమా నివ్వండి. ఇతర సౌకర్యాలు కలిగించండి. అప్పటికీ కల్లోలాలు తగ్గకుంటే తర్వాత ఆలోచించండి.

"యజమానులకు, కార్మికులకు ప్రభుత్వము సమాన న్యాయం కలిగించడంలేదు. యజమాని లాకౌట్ ప్రకటించకుండా పని ఎగవెట్టడానికి అనేక ఉపాయాలున్నాయి. కార్మికుడికి సమ్మె ఒక్కటే ఆధారం. ఇద్దరికీ బిల్లులో న్యాయం కలిగించదలచుకుంటే యజమాని తగునోటీసులేనిదే పని పరిస్థితులలో మార్పు చేయకూడదని నిషేధించండి.

"ఒకప్పుడి ప్రభుత్వ సభ్యులు ఏ ఆదర్శాల కోసం పోరాడారో, వాటిని నేడు పూర్తిగా మరిచిపోయారు. ఆ ఆదర్శాలను వారు విడిచినా మేము వదలం. ఇది అసమానులమధ్య పోరాటమని మేం ఎరుగుదుం, కాని, అంతమవిజయంమాదేనని ఎరుగుదుం, ఆవిశ్వాసంతోనే మేము పోరాటంసాగిస్తాం."

వీట్ - నామ్ ఎన్నటికీ లొంగిపోదు

కాని శాంతి సంప్రతింపులకు ఎప్పుడూ సిద్ధమే

హైపాన్, ఫిబ్రవరి 24

పారిస్‌లోని వీట్-నామ్ ప్రతినిధులు. వీట్-నామ్ అధ్యక్షుడు హోచిమిన్ తరఫున ఇటీవల కొన్ని శాంతిసూచనలు ఫ్రెంచి ప్రధాని రెమాడియర్‌కు అందజేశారు. రెమాడియర్ వాటిని నిరాకరించడమే కాకుండా, వీట్‌నామ్ ప్రతినిధివర్గాన్ని గుర్తించనన్నారు. వీట్-నామ్‌పై ఫ్రెంచి దాడి జయప్రదంగా సాగుతున్నదనీ, సంతృప్తికరమైన పరిష్కారానికి తగిన వాతావరణం ఏర్పడుతున్నదనీ సామ్రాజ్యవాద దొరతనం మొన్న నొక ప్రకటన చేశారు.

వీట్-నామ్ రిపబ్లిక్కు ప్రభుత్వం ఈ ప్రకటనను ఈవేళ ఖండించింది. ప్రస్తుత ఫ్రెంచి ప్రభుత్వం, ఫ్రెంచి సామ్రాజ్యవాద వర్గాలకు లొంగిపోయి తమపై దురాక్రమణ యుద్ధాన్ని సాగిస్తున్నదనింది. "ఆ యుద్ధ బాధ్యతను తామే వహించడానికి ధైర్యం చాలక వీట్-నామ్ ప్రభుత్వంపై నెట్టుతూంది" అని ఖండించింది.

శాంతి సంప్రతింపులకు ఎప్పుడూ సిద్ధమే

వీట్-నామ్ నాయకుని వివరణ

సైగాన్, ఫిబ్రవరి 22

"వీట్-నామ్ సేనలు ఫ్రెంచివారికి లొంగిపోవడం అనేది ఎప్పటికీ జరుగదు. అయినప్పటికీ, న్యాయమయిన షరతులపై శాంతి కుదుర్చుకోడానికి హో-చి-మిన్ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది" అని ప్రముఖ వీట్-నామ్ నాయకుడు పత్రికా విలేఖరులతో అన్నారు.

"బంగ్-క్తై-షేక్‌తో కన్నా, నెహ్రూ పండితునితో డాక్టరు హో-చి-మిన్‌కు పరస్పర సద్భావం ఎక్కువగా ఉంది కాబట్టి వీట్-నామ్ విషయంలో ఇండియా మధ్యవర్తిత్వానికి మేము అంగీకరిస్తాము" అని అతన్నారు.

వీట్‌నామ్ లొంగిపోతూందను కోవడం భ్రమ

వీట్-నామ్ ప్రభుత్వం ఫ్రెంచివారికి లొంగిపోయిందని కొంతమంది ఫ్రెంచి వారు వ్యాపింపజేసిన వదంతులు తనకు తనకు ఆశ్చర్యం కలిగించాయని ఇండో చైనాలోని ఒక ఫ్రెంచి ఉన్నతోద్యోగి అన్నాడు:

"ఫ్రెంచి వారికి ఆయుధబలమున్నప్పటికీ వీట్-నామ్ ప్రతిఘటన ఏమీ తగ్గలేదు. వీట్-నామ్ ప్రభుత్వాధికారం కూడా సన్నగిలలేదు" అని ఆయన ఒప్పుకున్నాడు.

కలకత్తాలో పోలీసు దాడులు

ట్రాంవే సమ్మె సందర్భంలో

(మా విలేఖరి)

కలకత్తా, ఫిబ్రవరి 22

ఫిబ్రవరి 21 తో 8 వేలమంది ట్రాంవే కార్మికుల సమ్మె నెలరోజులు గడిచిపోయింది. ఈ నెల రోజులూ ప్రజలు సమ్మె పరిష్కారానికి ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఎన్నో విజ్ఞప్తులు పంపించారు. కలకత్తా కార్పొరేషన్ కూడా అదే విధంగా తీర్మానించింది. కాని, బెంగాల్ లీగ్ ప్రభుత్వం లండన్‌లో కూర్చున్న తెల్ల యజమానులను ఏమీ చేయలేక కార్మికులమీదనూ, కార్మిక సంస్థలమీదనూ దాడి ప్రారంభించారు. తమ కోరికల మంచి చెడ్డలను తామే నిర్ణయించ దలచుకొన్నారంటూ బెంగాల్ కార్మిక శాఖ మంత్రి షమ్సుద్దీన్ ట్రాంవే కార్మికులపై 18వ తేదీన విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి కోపంవచ్చిందంటే చూడండి. ఏంచేస్తానో అని బెదిరించారు. నేడు క్లయివ్ స్ట్రీట్ యూరపియన్ యజమానులు బెంగాల్ ప్రభుత్వాన్ని తమ ఇచ్చవచ్చినట్లు తిప్పుతున్నారంటే ఆశ్చర్యపడనవసరంలేదు.

23 వ తేదీ ఉదయం కలకత్తా పోలీసులు అనేక కార్మికసంఘం ఆఫీసులపై దాడి చేశారు. ట్రాంవేపనివారి యూనియన్ ఆఫీసు, బెంగాల్ రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ ఆఫీసు, కమ్యూనిస్టుపార్టీ ఆఫీసు, రాష్ట్ర కిసాన్ సభ ఆఫీసు, కమ్యూనిస్టు దిన పత్రిక 'స్వాధీనతా' కార్యాలయాన్నీ సోదా చేశారు. అమృతబజారు, హిందూస్థాన్ స్టాండర్డ్ పత్రికా కార్యాలయాలనుకూడ సోదా చేశారు.

ట్రాంవేపనివారి యూనియన్ ఉపాధ్యక్షుడు గోపాలాచార్యను, బెంగాల్ రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కార్యదర్శి అబ్దుల్ మోమిన్‌ను అరెస్టు చేశారు. ఇంకనూ చాలా మందిపై వారంట్లు వున్నట్లు తెలుస్తూంది.

ప్రపంచ పురోగమనాన్ని అరికట్టడం సామ్రాజ్యవాదుల తరంకాదు

బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ మహాసభలో ప్రముఖుల ఉపన్యాసాలు

లండన్, ఫిబ్రవరి 23

బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ మహాసభ నిన్న లండనులో ప్రారంభమయింది. 12 దేశాల నుండి సౌహార్ద ప్రతినిధులు వచ్చి నిన్నటి సమావేశంలో మాట్లాడారు. మలయా, పాలస్తీనా, అరబ్బు దేశాలనుండి కూడా వచ్చారు.

ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్‌కమిటీ ప్రతినిధి మాట్లాడుతూ, జర్మనీ భవిష్యత్తు విషయంలో బ్రిటన్ ప్రాన్సులకు అంగీకారం కుదరాలన్నారు. "ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ జాతీయమైనది, ప్రజాతంత్ర బద్ధమైనదన్న విషయాన్ని బ్రిటన్‌లో అందరూ గుర్తించాలని కోరుతున్నాం." అన్నారు.

అమెరికా సామ్రాజ్యవాదఖండన

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ అమెరికా, కనడా ప్రతినిధులు మాట్లాడారు.

అమెరికా కమ్యూనిస్టుపార్టీ అధ్యక్షుడు విలియం ఫాస్టర్ మాట్లాడుతూ "మొన్నటి యుద్ధంలో అమెరికా సామ్రాజ్యవాదం విపరీతంగా బలపడింద"న్నారు. "కాని, ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలోఉన్న బలహీనతలన్నీ దీనిలో ఉన్నాయి. కాబట్టి, ఈ బలం కొంతవరకు భ్రమ పూరితమే" అని ఫాస్టర్ వివరించారు.

"అమెరికాలో కార్మికోద్యమాన్ని అరికట్టడానికి పెట్టుబడిదారులు శాసనసభలో 272 బిల్లులు పెట్టబోతున్నారు. అమెరికా చరిత్రలో కని విని ఎరుగని ఈ దాడిని అమెరికా కార్మికోద్యమం జయప్రదంగా ఎదుర్కోగలదు. ఈ దాడి నెదుర్కోవడంలో అమెరికాలోని కార్మిక సంస్థలన్నీ ఐకమత్యంకుదుర్చుకోగలవు." అనిఅన్నారు.

"యూరప్ ప్రజలందరూ తమతమ పరిస్థితులకు అనుగుణ్యమైన పద్ధతుల్లో సోషలిజంవైపు పురోగమిస్తున్నారు. ఈ పురోగమనాన్ని అరికట్టాలని అమెరికా సామ్రాజ్యవాదులు గింజుకుంటున్నారు. కాని వారికెంత ధనబలమున్నా యీ పురోగమనాన్ని అరికట్టజాలరు" అని ఫాస్టర్ అన్నారు.

కనడా లేబరు ప్రోగ్రెసివ్‌పార్టీ ప్రధాన కార్యదర్శి టామ్‌బక్, కనడా పెట్టుబడిదారులు ఒకవైపు బ్రిటన్ సంబంధాన్ని త్రెంచుకుంటూ మరొకవైపు అమెరికా సామ్రాజ్యవాదానికి కనడాను ఒక బానిసగా చేస్తున్నారన్నారు.

ఇండియాలో బ్రిటిష్ పన్నాగాలనుగురించి హెచ్చరిక

బ్రిటిష్ అధికారంకిందఉన్న ఉత్తర ఐర్లండు ప్రతినిధి మేక్‌కులోచ్, ఇండియాలో బ్రిటిష్‌పన్నాగాలను గురించి హెచ్చరించారు.

"ఇండియా విభజనను ఎప్పటికీ అంగీకరించ వద్దు. మొదటి ప్రపంచయుద్ధానంతరం ఐర్లండు దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం విభజించింది. ఆ విభజనను అవకాశంగా దీసుకొని ఐర్లండు పురోభివృద్ధికి తీరని ప్రతిబంధకం కలిగించింది," అని అన్నారు.

"సామ్రాజ్య ప్రభుత్వం తనంతటతాను ఏదీ వదులుకోలేదు. అట్టిపెట్టుకోవడానికి ఏ మాత్రం సాధ్యం కానప్పుడే దేనినయినా వదులుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మైనారిటీ జాతులహక్కుల రక్షణ అనే నెపంతో తమ పెత్తనాన్ని ఇంకా సాగించుకో జూస్తారు. ఇదంతా ఐర్లండులో మేము అనుభవించాము. (ఉత్తర ఐర్లండులోని ప్రోటెస్టెంట్లను కాపాడడానికంటూ బ్రిటన్ తిష్టవేసుక్కూర్చుంది) అనిఅతనుముగించారు.

మలయాలో పౌరస్వాతంత్ర్యపు హక్కులు కాపాడాలి

మలయాలో ట్రేడ్‌యూనియన్లకు, రాజకీయ పార్టీలకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఉండాలనీ, ప్రజలందరకూ పౌరస్వాతంత్ర్యహక్కులు గ్యారంటీ కావాలనీ మలయాపార్టీ ప్రతినిధి మాట్లాడారు.

"జపానుపై యుద్ధంలో ఎంతో తోడ్పడిన 'మలయా పానిస్టు వ్యతిరేక సంఘటన' ఈనాడు రహస్యంగా వుండి పని చేయవలసిన పరిస్థితులేర్పడ్డాయ"ని అతడన్నాడు.

పాలస్తీనాలోని 'అరబ్బు స్వాతంత్ర్య సంఘటన' ప్రతినిధీ, యూదు కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులిద్దరూ పాలస్తీనాలో బ్రిటిష్ మిలిటరీ పన్నాగాలను ఖండించారు. బ్రిటిష్ సేనలు తొలగిపోవాలనీ, ఐక్యస్వతంత్ర ప్రజాతంత్ర రాజ్యస్థాపనే పాలస్తీనా సమస్యకు ఏకైక పరిష్కారమార్గమని స్పష్టం చేశారు.

స్మట్సు ప్రభుత్వాన్ని ఖండిస్తూ తీర్మానం

దక్షిణాఫ్రికాలో పౌరస్వాతంత్ర్యహక్కులను సరోధిస్తూ, మానవ హక్కులను అరికడుతున్న స్మట్సు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఖండిస్తూ ఈ మహాసభ ఒక అనవరత తీర్మానం చేసింది.

ఒడంబడికను కాలదన్ని దురాక్రమణ సాగించుటకు ఇండోనీషియాలో డచ్చి పన్నాగం

హేగ్, ఫిబ్రవరి 21

ఇండొనీషియా రిపబ్లిక్కుపట్ల డచ్చి సామ్రాజ్యప్రభుత్వం తన రాజీధోరణిని అప్పుడే మార్చుకుంటూంది. దురాక్రమణ దొంతిని తిరిగి ప్రారంభిస్తూంది. "దేశంలో రిపబ్లిక్కు ప్రభుత్వానికి ఎంత అధికారం ఉన్నది అన్న విషయం ఏమంత ప్రధానం కాదంటూ" డచ్చి ప్రభుత్వం యీవేళ ఒక ప్రకటన చేసింది.

"మొన్నటి చెరిబోన్ ఒడంబడిలో డచ్చి ప్రభుత్వం ఇండోనీషియా రిపబ్లిక్కుప్రభుత్వ అధికారాన్ని గుర్తించడానికి ఒప్పుకొని తన శాంతి అభిలాషను స్పష్టంచేసింది," అని డచ్చి ప్రభుత్వం ఆత్మస్తుతిచేసుకుంది. కాని, ఇండోనీషియా ప్రభుత్వం విశ్వాసపాత్రంగా ప్రవర్తించడంలేదట. అందువల్లనే, ఒడంబడిక ప్రకారం నూతన రాజ్యాంగనిర్మాణం జరిగేవరకూ డచ్చి ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుందట. "ఆ కారణంచేతనే ఇండోనీషియాలో తగిన సైనిక బలాన్ని సిద్ధంగా ఉంచాము"ని. అక్కడ సాగిస్తున్న మిలిటరీపన్నాహాలను సమర్థించుకున్నారు.

ఇండొనీషియా ప్రభుత్వంలో చీలికలంటూ ఊహలు

ఇండొనీషియా రిపబ్లిక్కు ప్రభుత్వంలో అధికారంకోసం వివిధపార్టీలు పెనగులాడుతున్నాయని ఈ ప్రకటన ఊహాగానం చేసింది. అభిప్రాయభేదాలు చాల తీవ్రమయాయనీ, దాని ఫలితంగా రిపబ్లిక్కు ప్రభుత్వ అధికారం సన్నగిల్లుతుందనీ అంచనా వేసింది. కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని అప్పుడే ధిక్కరిస్తున్నారనీ, యుద్ధవిరమణ ఒడంబడికను ఈ అధికారులు పనికట్టుకొని భంగపరుస్తున్నారనీ ఆ ప్రకటన అపించింది.

బ్రిటన్, అమెరికాలు డచ్చి ప్రభుత్వం పట్ల తగినంత సహకారదృష్టితో ప్రవర్తించడం లేదని వాపోయింది.

యుద్ధం ప్రారంభించుటకు తగినంత సేన వుంది

డచ్చి యుద్ధ మంత్రి ప్రకటన

నిన్న డచ్చి శాసనసభలో యుద్ధ బడ్జెట్‌పై చర్చలో యుద్ధమంత్రి పాల్గొన్నారు. యుద్ధ విరమణ ఒడంబడికను ఇండోనీషియావారు భంగపరుస్తున్నారని వంకబెట్టి, తిరిగి దురాక్రమణను ప్రారంభించడానికి డచ్చివారు నిశ్చయించుకున్నట్లు అతని మాటలు స్పష్టం చేశాయి. "అన్ని అవసరాలకూ సరిపోయేటంత డచ్చి సైన్యం ఇప్పుడు ఇండొనీషియాలో వుంది," అని తను ధీమాతో అన్నాడు.

డచ్చి సేనలకు బ్రిటిషు ఆయుధ సప్లయి

ఇండొనీషియాకు వెళ్ళిన డచ్చి సేనలో 62 వేల సైనికులను కావలసిన ఆయుధాలన్నిటినీ బ్రిటన్ సప్లయి చేసిందని ఇటీవల బ్రిటిష్ కామన్సుసభలో యుద్ధశాఖ కార్యదర్శి ప్రకటించారు. మరొక 19 వేలమంది సైనికులకుకూడ ఆయుధాలు సప్లయి చేస్తారట.

మాస్కో విమర్శ నిజమౌతూంది

పెద్దఎత్తున దురాక్రమణ యుద్ధానికి తగిన సన్నాహాలుచేసుకోడానికి కాలవ్యవధికోసమే ఈ ఒడంబడిక చేసుకున్నారు. కాని, దీనిని అమలు జరిపే ఉద్దేశం డచ్చివారికి లేదంటూ లోగడ చెరిబాన్ ఒడంబడికను విమర్శిస్తూ మాస్కోరేడియో తెలిపింది.

సోవియటు మిలిటరీ బడ్జటులో తగ్గింపు

ఈ సంవత్సరం మొత్తం సోవియటు బడ్జటులో నూరింట 18 వంతులు మాత్రమే మిలిటరీఖర్చుకు ప్రత్యేకించడానికి ప్రభుత్వం నిశ్చయించుకుంది. నిరుడు బడ్జటులో నూరింట 24 వంతులూ, 1946 లో 48 వంతులూ మిలిటరీకింద ఖర్చుపెట్టబడింది.

బడ్జటులో పారిశ్రామిక, వ్యావసాయక సాంఘికసౌకర్యాల అభివృద్ధికి, ప్రజోపయోగకర వస్తువుల అధికోత్పత్తి బడ్జటులో ప్రాధాన్యత ఇవ్వబడింది.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE